మొరాయిస్తున్న పారిశుద్ధ్య వాహనాలు

- చిన్నచిన్న మరమ్మతులకు కూడా వెనుకడుగు
- వార్డుల్లో చెత్త సేకరణకు సిబ్బంది పాట్లు
- ఇళ్లల్లో పేరుకుపోతున్న చెత్తచెదారం


తిరువూరులో మరమ్మతులకు నోచుకోని పుష్‌కార్టుతోనే చెత్త సేకరిస్తున్న సిబ్బంది

తిరువూరు: తిరువూరు నగర పంచాయతీ పరిధిలో ఇంటింటికీ చెత్త సేకరించే వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. కనీస మరమ్మతులు కూడా లేకపోవడంతో కదలక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 50 వేల జనాభా ఉన్న తిరువూరు పట్టణంలో 20 వార్డులుండగా, ప్రతి వార్డుకూ ఇద్దరు మాత్రమే పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించారు. ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసిన తోపుడు బండ్లు చక్రాలు విరిగి, బేరింగులు పగిలిపోయి, టైర్లు అరిగిపోయి కదలలేని స్థితికి చేరుకున్నాయి. చెత్త డబ్బాలు ఉంచే ప్లాట్‌ఫారాలు కూడా తుప్పుపట్టి విరిగిపోయి చెత్త రోడ్డుపై పడిపోతోందని సిబ్బంది చెబుతున్నారు. వీటికి కొద్దిపాటి మరమ్మతులు చేస్తే పనిచేసే అవకాశం ఉన్నా నగర పంచాయతీ శానిటేషన్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఏదో ఒక విధంగా వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు.

వారంలో ఒకసారే చెత్తసేకరణ

అరకొరగా ఉన్న పారిశుద్ధ్య సిబ్బందికి తోడు మరమ్మతుకు నోచని చెత్త సేకరణ వాహనాల కారణంగా తిరువూరు పట్టణంలోని పలు వార్డుల్లో వారంలో ఒకసారే ఇళ్ల వద్దకు వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. శానిటేషన్ పనులకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ప్రధాన వీధుల్లో మాత్రమే తిరుగుతుండటంతో నివాసప్రాంతాల్లో చెత్త సేకరణ అరకొరగా జరుగుతోంది. పూర్తిస్థాయి శానిటరీ ఇన్‌స్పెక్టరు లేకపోవడంతో పాటు వార్డు శానిటేషన్ సెక్రటరీలు సైతం చెత్త సేకరణపై సక్రమంగా పర్యవేక్షించకపోవడంతో ఇళ్లల్లో చెత్త పేరుకుపోతోంది. ఇటీవల పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై జరిగిన ఆందోళనా కార్యక్రమాల్లో చెత్త సేకరణ వాహనాల మరమ్మతులు కూడా జరిపించాలని విజ్ఞప్తి చేసినా అధికారులు ఇంతవరకు స్పందించలేదని పలువురు కార్మికులు చెబుతున్నారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రతి రోజూ చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డుల్లోని ప్రజలు కోరుతున్నారు.



వాహనాలకు మరమ్మతులు చేయాలి

వార్డుల్లో చెత్తను సేకరించేందుకు కేటాయించిన పుష్ కార్టులు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ అధికారులు వాహనాల దుస్థితిని పరిశీలించి వాటికి సత్వరమే మరమ్మతులు చేయించాలి.

– గోపాల నాగేశ్వరరావు, తిరువూరు



కొత్త వాహనాలు ఏర్పాటు చేయాలి

పెరిగిన నివాస ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని వార్డుల్లో చెత్త సేకరణకు కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి. శివారు కాలనీలైన తంగిళ్లబీడు, సుందరయ్య కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, కొత్త కాలనీలలో చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలి.

– పరసా నెహ్రూ, తిరువూరు

కట్టెలేరుపై హామీని మరచిన ఎమ్మెల్యే

వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి స్వామిదాసు

తిరువూరు: తాము గెలిస్తే ఆరు నెలల్లో గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టెలేరుపై వంతెన నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ హామీని మరిచారని వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు విమర్శించారు. కట్టెలేరుపై వరదలకు కొట్టుకుపోయిన వంతెనను స్థానిక నాయకులతో కలిసి స్వామిదాసు పరిశీలించారు. స్వామిదాసు మాట్లాడుతూ మండల కేంద్రమైన గంపలగూడెం నుంచి వినగడప, కొత్తపల్లి, నారికింపాడు తదితర గ్రామాలతో పాటు చీమలపాడు, మైలవరం, విజయవాడ వెళ్లే ప్రయాణికులకు వినగడప వద్ద రాకపోకలు నిలిచిపోవడంతో 30 కిలోమీటర్లు చుట్టూతిరిగి వెళ్లవలసి వస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఈ వంతెనకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించలేకపోయారని, ప్రజల గోడు పట్టించుకోకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వినగడప వద్ద కట్టెలేరుపై నూతన హైలెవెల్ బ్రిడ్జి మంజూరు చేయాలని, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. స్వామిదాసుతో పాటు గంపలగూడెం జెడ్పీటీసీ సభ్యుడు కోట శామ్యూల్, పార్టీ నాయకులు కోట దాసు, చెరుకు నరసారెడ్డి, వంగల వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

యూరియా కొరత రాకుండా చూడాలి

వ్యవసాయాధికారి చెన్నారావు


నూజివీడులో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న వ్యవసాయాధికారి చెన్నారావు

నూజివీడు: పట్టణంలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయాధికారి పలగాని చెన్నారావు సోమవారం తనిఖీ చేశారు. దీనిలో భాగంగా స్టాకు రిజిస్టర్ నిర్వహణను పరిశీలించారు. ఎరువులను ఈ–పోస్ యంత్రం ద్వారానే విక్రయిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల విక్రయాలను జాగ్రత్తగా నిర్వహించాలని, ఎరువులను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలన్నారు. అలాగే మండలంలో యూరియా కొరత లేదని, సొసైటీల్లో 18.50 టన్నుల యూరియా నిల్వలు ఉండగా, ప్రైవేటు డీలర్ల వద్ద 25.50 టన్నుల యూరియా కలిపి మొత్తం 44 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఈ రోజే మరో 25 టన్నుల యూరియా దిగుమతి అవుతుందని, రైతులు యూరియా కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శం


తిరువూరులో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సినీ నటుడు సుమన్

ఆగిరిపల్లి: బడుగు, బలహీన వర్గాల వారిని వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శమని వడ్లమాను ఎంపీటీసీ సభ్యుడు రాణి మేకల సత్యనారాయణ అన్నారు. మండలంలోని వడ్లమానులో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో వెయ్యి మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు కుప్పాల నాగరాజు, జలసూత్రం శ్రీనివాసరావు, పాముర్తి సత్యనారాయణ, రాణి మేకల వడ్డీలు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

తిరువూరు: స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని సినీ నటుడు సుమన్ సోమవారం ఆవిష్కరించారు. వెనుకబడిన తరగతులకు అండగా నిలబడిన సర్వాయి పాపన్నను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, తోటి పేదలకు, వెనుకబడిన కుటుంబాలకు చేయూత ఇవ్వాలని సుమన్ కోరారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆటో కార్మికులను ఆదుకోవాలని ఆందోళన


తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఆటో కార్మికులు, నాయకులు

విస్సన్నపేట: ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు డిమాండ్ చేశారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నాగరాజు మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సంవత్సరానికి ఆటో కార్మికులకు జీవన భృతి కింద రూ. 30 వేలు ఇవ్వాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కె. లక్ష్మీకల్యాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గోనెల మురళి, మధు, ఆదాం, ఏసుపాదం, షాకీర్, కేవీపీఎస్ జిల్లా నాయకుడు మేకల జ్ఞానరత్నం పాల్గొన్నారు.

ఆంజనేయ విగ్రహ వాయుప్రతిష్ఠ



తిరువూరు: తిరువూరులోని కోదండ రామాలయంలో భక్తాంజనేయస్వామి విగ్రహ వాయు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కోదండ రామస్వామి మూలవిరాట్‌కు ఎదురుగా ధ్వజస్తంభంలో కొలువైన భక్తాంజనేయ విగ్రహానికి ఆలయ అర్చకులు గోపాల కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు విఠలాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. వాయు ప్రతిష్ఠా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

క్లుప్తంగా

మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా షమ్మీ

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ కె.షమ్మీని నియమిస్తూ మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు వారాల పాటు పూర్తి అదనపు బాధ్యతలు ఆయన నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరించిన బి.రమ్యకీర్తన విజయవాడ హ్యూమన్ రైట్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగనున్న ప్రొఫెషనల్ శిక్షణకు ఈనెల 18 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు హాజరుకానున్న నేపథ్యంలో ఇన్‌చార్జి కమిషనర్‌గా కె.షమ్మీకి బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.

రఘునందన్‌కు అభినందన

తిరువూరు: సమకాలీన సమస్యలపై తనదైన శైలిలో రచనలు చేస్తున్న తిరువూరు రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి రేపాక రఘునందన్‌ను విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో సన్మానించారు. నూతన సాహితీ సంస్థ, విశ్వసాహితీ కళావేదిక ఆవిర్భావ సభలో ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, సాహితీవేత్త, విమర్శకులు జీవీ పూర్ణచంద్, విశ్వసాహితీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు కొల్లి రమావతి, గౌరవాధ్యక్షులు రంగిశెట్టి రమేష్‌లు రఘునందన్‌ను సత్కరించి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘునందన్‌ను సోమవారం పలువురు అభినందించారు.

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

నూజివీడు: పట్టణంలోని కొడిమెల కొండయ్య శ్రీరామ విలాస సత్రం ధర్మకర్తల మండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్‌గా మాటూరి ప్రసాద్, సభ్యులుగా మరో ఎనిమిది మందితో దేవదాయ శాఖ ఈఓ అలివేణి ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులుగా శివరాజు వసుంధరాదేవి, మాగంటి వెంకటేశ్వరమ్మ, గొల్లపల్లి గిరి, పగడాల జగన్‌మోహన్‌రావు, కె.రవిబాబు, ఎం.లావణ్య, సీహెచ్.వరలక్ష్మి, బి. వెంకట రామగోపాలరావును ప్రభుత్వం నియమించింది.

మెనూ పాటించాలి

చాట్రాయి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎంఈఓ-1 ఎం. శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని బూరుగుగూడెం యూపీ స్కూల్‌ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యేలాగా బోధించాలని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా ప్రతి రోజూ స్కూల్‌కి వచ్చేలా ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ

నూజివీడు: స్థానిక ఎమ్మార్ అప్పారావు కాలనీలోని ఏఎం తోట అంగన్‌వాడీ కేంద్రాన్ని, మీర్జాపురంలోని ఒకటో నంబరు అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ ఆర్‌జేడీ బి. సుజాత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. పిల్లలు, బాలింతలు, గర్భిణుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ వర్కర్లు సమయ పాలన పాటించాలని, పిల్లలందరూ అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. పోషకాహార లోపం పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి

నూజివీడు: ముసురు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ నూజివీడు ఈఈ ఎ. సత్యనారాయణ సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ముట్టుకోవద్దని, తడిచేతులతో ఎలక్ట్రిక్ స్విచ్‌లను ఆన్‌చేయడం, ఆఫ్ చేయవద్దన్నారు. ఇళ్లలో తడి నేలపైన విద్యుత్ తీగలు, పరికరాలు పడకుండా చూసుకోవాలన్నారు. పిల్లలు ఎలక్ట్రిక్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఆడకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి పడి ఉంటే వాటిని తాకవద్దని, వెంటనే 1912 నంబర్‌కి సమాచారం ఇవ్వాలని కోరారు.

హామీల అమలులో కూటమి దాటవేత వైఖరి

వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి స్వామిదాసు విమర్శ


క్యూఆర్ కోడ్ ఆవిష్కరిస్తున్న స్వామిదాసు, నాయకులు

తిరువూరు: ఎన్నికల్లో గెలుపు కోసం అలవికాని హామీలిచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో దాటవేత వైఖరి అవలంబిస్తున్నారని వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు విమర్శించారు. తిరువూరు నగర పంచాయతీ నాలుగో వార్డులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్వామిదాసు మాట్లాడుతూ నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని, మహిళలకు రూ.1,500 చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్ హామీలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటి అమలుపై నోరు మెదపడం లేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలులో పలు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోందని చెప్పారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి మోసాలపై నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు చలమాల సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్, నాయకులు రేగళ్ల మోహన్‌రెడ్డి, కాలసాని గోపాల నాగేశ్వరరావు, కంటి చెన్నారావు, పాలం గోపాలరావు, ఇనపనూరి రవి తదితరులు పాల్గొన్నారు.

డీడీఓ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

నూజివీడు: పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డివిజినల్ డెవలప్‌మెంట్ అధికారి (డీడీఓ) కార్యాలయం నిర్మాణ పనులను పంచాయతీ రాజ్ డీఈ కమల్ కిశోర్‌తో కలిసి ఎంపీడీఓ చెన్నా రాఘవేంద్రనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ కార్యాలయ నిర్మాణ పనులకు రూ.10 లక్షలు కేటాయించగా ఈ నిధులతో పనులు చేపట్టారు.

జ్వరాలపై సర్వే

చాట్రాయి: మండలంలోని సి.గుడిపాడులో సోమవారం చనుబండ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించామని పీహెచ్‌సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇదే గ్రామంలో వైరల్ జ్వరం, కిడ్నీ సమస్యతో ఒక వ్యక్తి విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. దీంతో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించామని, 135 గృహాల్లో జ్వరాల సర్వే చేశామని చెప్పారు.

ఆదర్శప్రాయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్

కేతనకొండ(ఇబ్రహీంపట్నం): స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కార్యక్రమం స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఉర్దూ ఉపాధ్యాయుడు ఇర్ఫాన్ పాషా పూలమాల వేసి నివాళులర్పించారు. ఇర్ఫాన్‌పాషా మాట్లాడుతూ నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించి భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. ఆయనను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- **చాట్రాయి:** మండలంలోని తుమ్మగూడెం ఉర్దూ పాఠశాలలో సోమవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి హెచ్‌ఎం వెంకట్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థులు పాల్గొన్నారు.
- **తిరువూరు:** స్థానిక కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్‌లో నేతాజీ చిత్రపటానికి, బోస్ సెంటర్‌లోని నేతాజీ విగ్రహానికి నాయకులు పల్లెపాటి శ్రీనివాసరావు, జీవన్‌బాబు, బొడ్డు ప్రకాశరావు, కృష్ణమోహన్ తదితరులు నివాళులర్పించారు. ఆయన సేవలను నాయకులు వివరించారు.

సొసైటీ సభ్యులు అందుబాటులో ఉండాలి

మైలవరం: సొసైటీ సభ్యులు రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరం మండలం చంద్రాల పీఏసీఎస్ కమిటీ సభ్యులు సోమవారం సొసైటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, అన్ని సమస్యలపై రైతులకు అండగా ఉండాలని సూచించారు. చంద్రాల పీఏసీఎస్ ఛైర్మన్‌గా రాయల బాల సత్య బాలకుమారి, కమిటీ సభ్యులుగా జంగా సీతారాం రెడ్డి, కొలుసు సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు.

ట్రిపుల్ ఐటీకి చేరుకుంటున్న విద్యార్థులు

నూజివీడు: పది రోజుల పాటు సెలవులకు ఇళ్లకు వెళ్లిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు సెలవుల అనంతరం సోమవారం నూజివీడు ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో ఈనెల 7న నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు చెందిన పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఇళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. సెలవుల అనంతరం ఆదివారం సాయంత్రం నుంచి ట్రిపుల్ ఐటీకి చేరుకుంటుండగా సోమవారం సాయంత్రం దాదాపు 2,400 మంది ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు.

పాలనా అంశాలపై మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లకు పరిపాలనా అంశాలపై సోమవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ సాయిబాబు హాజరై కౌన్సిలర్ల విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు.వనరుల సేకరణ, వినియోగం, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, శ్మశాన వాటికల ఏర్పాటు, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం రిటైర్డ్ కమిషనర్ సాయిబాబును చైర్‌పర్సన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్‌పర్సన్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు సత్కరించారు.

త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం

ముసునూరు: ముసునూరు వ్యవసాయ సొసైటీ పాలక వర్గానికి ఎంపికైన త్రిసభ్య కమిటీ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక వ్యవసాయ సొసైటీ వద్ద జరిగిన కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడిగా దేవినేని శ్రీధర్, సభ్యులుగా గోగం కాటమరాజు, చీలి లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హయాంలో రూ.42 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. దళితవాడలో రూ.45 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును, రూ.17 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు.

కృష్ణాజలాల సరఫరాలో అంతరాయం

నూజివీడు: పట్టణానికి కృష్ణా జలాలను సరఫరా చేసేందుకు విజయవాడలోని గొల్లపూడి వద్ద నిర్మించిన పంప్‌హౌస్ సంపు ఇన్‌లెట్‌కు వ్యర్థాలు అడ్డుపడటంతో సంపు పూర్తి స్థాయిలో నిండక నీటి పంపింగ్ నిలిచిపోయిందని మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకటరామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల పట్టణంలోని ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోందన్నారు.

70 మందికి నేత్ర వైద్య పరీక్షలు

చాట్రాయి: మండలంలోని జనార్ధనవరం గ్రామంలో సోమవారం నూజివీడు గిఫర్డ్ మెమోరియల్ కంటి ఆస్పత్రి సహకారంతో ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు దత్తు 70 మందికి కంటి పరీక్షలు చేసి 16 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.

నూజివీడుకు నాలుగు బార్‌లు కేటాయింపు

నూజివీడు: నూజివీడు పట్టణానికి నాలుగు బార్‌లు మంజూరైనందున బార్ లైసెన్స్ కోసం ఈనెల 28 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ నూజివీడు సీఐ ఎ. మస్తానయ్య తెలిపారు. దరఖాస్తుదారులు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.10 వేలను చలానా రూపంలో చెల్లించాలన్నారు. లాటరీ పద్ధతిలో డ్రా తీస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9440902462 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

యూరియాపై ప్రచారం

విస్సన్నపేట: యూరియా కృత్రిమ కొరతను నమ్మవద్దని ఏడీఏ శశికళ అన్నారు. యూరియా కృత్రిమ కొరతపై జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు విస్తృత ప్రచారం చేశామని ఏడీఏ సోమవారం తెలిపారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులతో గ్రామాల్లో అన్ని ఎరువుల దుకాణాలు, కో–ఆపరేటివ్ సొసైటీలు, రైతు సేవా కేంద్రాల వద్ద కలెక్టర్ కంట్రోల్ రూం నంబర్ 9154 970 454 లను పోస్టర్ల రూపంలో ప్రదర్శించామని చెప్పారు. రైతులు అవసరం మేరకు ఎరువులు కొనుగోలు చేయాలని, ఎక్కువ యూరియా బస్తాలను తమ వద్ద నిల్వ చేయవద్దని సూచించారు.

పుట్రేల ఆర్ట్ ఫొటోగ్రాఫర్‌కు అవార్డు



విస్సన్నపేట: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌లో విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన ఆర్ట్ ఫొటోగ్రాఫర్ కె. వెంకటేశ్వరరావుకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కొంపల్లి సుందర్, వ్యవస్థాపక చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్. మల్లికార్జునరావు చేతుల మీదుగా అవార్డును ఆయన అందుకున్నారు. వెంకటేశ్వరరావును పలువురు అభినందించారు.

చోరీ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

జి.కొండూరు: దొంగతనం కేసులో నిందితునికి మూడేళ్ల జైలు శిక్షను మైలవరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. శైలజ విధించారు. సేకరించిన వివరాల ప్రకారం.. జి. కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నంపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసిం కుటుంబం ఇంట్లో లేని సమయంలో 2024 సెప్టెంబర్ 7న రాత్రి పూట బంగారు నగలు, నగదు చోరీ చేసినట్లు ఫిర్యాదు అందింది. విచారణ చేసి ముద్దాయి బండ సంపత్‌పై ఎస్ఐ కె.సతీష్‌కుమార్ కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సోమవారం మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. కృష్ణకిశోర్ వాదనలు వినిపించారు.